క్లుప్తంగా

విద్యార్థికి ఏసీపీ అభినందన



విద్యార్థిని అభినందిస్తున్న ఏసీపీ మహేశ్

జూలపల్లి: మండల కేంద్రంలోని న్యూ బ్రిలియంట్ హైస్కూల్ విద్యార్థి పాక ఫణీంద్ర 6వ తరగతిలో రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో ప్రవేశానికి అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థిని పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ అభినందించి, జీవితంలో ఉన్నత లక్ష్యం చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల యజమానులు కొండ సత్యం, గొనె పర్శరాములు, ఉపాధ్యాయులు సతీశ్, వరప్రసాద్‌లు పాల్గొన్నారు.

అయ్యప్ప ఆలయంలో విషు మహోత్సవం



ఆలయంలో భక్తులకు అన్నదానం

గోదావరిఖనిటౌన్: గోదావరిఖని శ్రీ కోదండ రామాలయం ఆలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం విషు మహోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామికి అర్చకుడు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి కుమారస్వామి, గురుస్వామి హనుమంతరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సత్యాగ్రహ దీక్షకు తరలిన మక్కాన్‌సింగ్



కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మక్కాన్‌సింగ్

రామగుండం: మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించే సత్యాగ్రహ దీక్షకు రామగుండం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్‌ఠాకూర్ నేతృత్వంలో ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. ఈ సందర్భంగా మక్కాన్‌సింగ్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ పరిధిలోని రామగుండం అర్బన్, అంతర్గాం, పాలకుర్తి మండలాల నుంచి భారీగా హాజరయ్యారని పేర్కొన్నారు.

హైదరాబాద్ తరలిన నాయకులు



హైదరాబాద్ వెళ్తున్న నాయకులు

జూలపల్లి: హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు, ఉద్యోగులు భారీగా తరలివెళ్లారు. ఎంపీడీవో వేణుగోపాలరావు, తహసీల్దార్ జయశ్రీ, ఎంఈవో కిరణ్ ఆర్టీసీ బస్సులో పంపించారు. కార్యక్రమానికి వెళ్లిన వారిలో మండల పరిషత్ వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, ఎర్రోళ్ల రాములు, పల్లె గంగయ్య, సంకెన్ల లక్ష్మణ్, గడ్డమీది శ్రీనివాస్, స్వామి, రాయమల్లు తదితరులు ఉన్నారు.

రేపు కొలనూర్‌లో సుదర్శన హోమం



హోమానికి ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు

ఓదెల: మండలంలోని కొలనూర్‌లో సంతాన సాఫల్య వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం 7 గంటలకు సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం సుదర్శన హోమం, పూర్ణాహుతి తీర్థప్రసాద కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నదానం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమం యజ్ఞాచార్యులు మల్లోజుల ప్రవీణ్‌శర్మ, పూజారి రామాచార్యులు ఆధ్వర్యంలో జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

అంబేడ్కర్ ఆశయాలు ఆదర్శనీయం..

అంబేడ్కర్ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గ కేంద్రాలు, గోదావరిఖని, సుల్తానాబాద్ పట్టణాలు, అన్ని మండల కేంద్రాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీల కార్యాలయాల్లో అంబేడ్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మంథనిలో జెడ్పీచైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, గోదావరిఖని, రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నివాళులు అర్పించారు. రాజ్యాంగ రచనలో ఆయన పాత్రను, కృషిని పలువురు వక్తలు కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలు ఆదర్శనీయమన్నారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, దళిత,బహుజన సంఘాల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, పలువురు పాల్గొన్నారు. - సాక్షి నెట్‌వర్క్



గోదావరిఖనిలో అంబేడ్కర్‌కు నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్



మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నివాళి



మంథని జయంతి సభలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్



అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న విజయరమణారావు



ధర్మారం: జయంతి సభలో మాట్లాడుతున్న ఎంపీపీ



జూలపల్లిలో నాయకుల నివాళి



సుందిళ్లలో నివాళి అర్పిస్తున్న ప్రజాప్రతినిధులు



రామారావుపల్లిలో జయంతి వేడుకల్లో అధికారులు



ఎలిగేడు ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల నివాళి



ఓదెల: కొలనూర్‌లో నాయకుల నివాళి



కాల్వశ్రీరాంపూర్‌లో కేక్ కట్ చేస్తున్న ప్రజాప్రతినిధులు



సెంటనరీకాలనీలో నివాళి అర్పిస్తున్న ప్రజాప్రతినిధులు



రామగుండం: నివాళి అర్పిస్తున్న రైల్వే మజ్దూర్ ప్రతినిధులు



నివాళి అర్పిస్తున్న ఆర్ఎఫ్‌సీఎల్ సీజీఎం ఎస్‌కే.ఝూ

అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం



ప్రమాదాల నివారణపై వివరిస్తున్న జిల్లా అధికారి

కోల్‌సిటీ: అగ్నిమాపక వారోత్సవాలను శనివారం జిల్లా అగ్నిమాపక అధికారి, గోదావరిఖని డివిజన్ షేక్ ఖాజా కరీముల్లా జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. తొలుత అగ్నిమాపక విధుల్లో పోరాడి అసువులు బాసిన అమరులకు కేంద్ర అగ్నిమాపక అధికారి ఆర్.సత్యనారాయణ, సిబ్బందితో పరేడ్ నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను అరికడతాం-జాతి సంపదను పెంపొందిద్దాం అనే నినాదంతో విధులు నిర్వహించాలన్నారు. అనంతరం గోదావరిఖని అగ్నిమాపక కేంద్రంలో అగ్ని ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది సత్తయ్య, రమేశ్, శ్రీకాంత్, సురేశ్ బాబు, శౌకత్‌అలీ, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న పొత్కపల్లి ఎస్సై



ఆర్థికసాయం అందిస్తున్న ఎస్సై మహేందర్

ఓదెల: అనాథ కుటుంబాలకు సాయమందించి ఆసరాగా నిలుస్తున్నారు పొత్కపల్లి ఎస్సై మహేందర్. మండలంలోని మడక గ్రామానికి చెందిన మ్యాకల సదయ్య(40) అనే వ్యవసాయ కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య, నలుగురు కూతుర్లు ఉన్నారు. కుటుంబ యాజమానిని కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబ పరిస్థితిని ఎస్సై దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఎస్సై రూ. 5 వేలు, బియ్యం, కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. బాలికల చదువుల కోసం సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సైని గ్రామస్తులు అభినందించారు.

ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేద్దాం

మంథని: సీపీఎస్ రద్దుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్‌లో భాగంగా ఈ నెల 16న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే ర్యాలీ విజయవంతం చేయాలని ఎస్‌జీటీయూ జిల్లా శాఖ అధ్యక్షుడు బైరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ర్యాలీని విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని, వృద్ధాప్యంలో మన కుటుంబానికి ఆర్థిక భద్రత కోసం సీపీఎస్ రద్దుకు పోరాటం చేయాలని కోరారు. పాత పెన్షన్ ఉద్యోగుల హక్కు అన్నారు.

ఉచిత న్యాయ సలహా కేంద్రం ప్రారంభం



ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

మంథని: పట్టణంలోని రాఘవులు నగర్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. సిరిపురం గ్రామానికి చెందిన రైతు దాసరి చంద్రమోహన్, బోయిన్‌పేటకు చెందిన గుండా రాజుకు ఉచితంగా సమాచార హక్కు చట్టం దరఖాస్తులు అందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, ఉపాధ్యక్షుడు రఘోత్తరెడ్డి,న్యాయవాదులు బూడిద మల్లేశ్, స్రవంతి, కుమారి, షబానా, కాంగ్రెస్ నాయకులు సెగ్గం రాజేశ్, ఒడ్నాల శ్రీనివాస్, జంజర్ల శేఖర్, ఆజీం ఖాన్, రవితేజ, పోలు శివ, బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

'మెడవిరుపు'తో అన్నదాతల దిగాలు

- తాలుగా మారుతున్న వరి గొలును
- తీవ్ర నష్టం కలిగిస్తున్న వైరస్
- ఆందోళనలో అన్నదాతలు
- దిగుబడి భారీగా తగ్గే అవకాశం



నాగులపల్లెలో ఊసతిరుగుడు వైరస్‌తో తాలుగా మారిన వరి

జూలపల్లి: రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి దిగుబడిపై ఆశలు పెట్టుకున్న రైతన్నలు మెడ విరుపు తెగులుతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న వరి పంటకు వైరస్, తెగుళ్ల సోకి గొలుసు తాలుగా మారుతుండడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో బావులు, బోర్లకింద ముందస్తుగా సాగు చేయడంతో రెండు నెలల క్రితం వరి కుదుళ్ల కుళ్లి పోయే వైరస్ సోకి తీవ్రంగా నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ సూచనలతో రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవడంతో కొంతమేర వైరస్ ను నివారించగలిగారు. కానీ ప్రస్తుతం చిన్న నీటిపారుదల చెరువులు, కుంటలు వాగులపై ఆధార పడి ఆలస్యంగా సాగు చేసిన రైతుల వరి పొలాలకు ఆపద వచ్చింది. వరి గొలుసు బయటకు వచ్చే దశలోనే తాలుగా మారుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో జిల్లాలో 2.28 లక్షల ఎకరాలలో వరి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఇప్పుడే వరి గొలుసు బయటకు వచ్చే దశలో ఉన్న పొలాలకు ఊసతిరుగుడు వైరస్, మెడవిరుపు ప్రధానంగా నష్టం కలిగిస్తున్నాయి. నివారణ చర్యలు తీసుకోకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పంట క్షేత్రాలను పరిశీలించి తగిన సూచనలు చేస్తున్నా.. ఆలస్యంగా నివారణ చర్యలు తీసుకోవడంతో నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మెడవిరుపుతో తాలుగా మారినయి



వరి గొలుసు బయటకు వచ్చే దశలోనే తాలుగా మారింది. ఊసతిరుగుడుకు మందు పిచికారీ చేసినా.. అప్పటికే వరి అంతా తాలుగా మారింది. వేలాది రుపాయలు పెట్టుబడి పెట్టాము. మెడవిరుపుతో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉంది.

– పసునూటి మల్లేశం రైతు, వెంకట్రావుపల్లె

ఆలస్యంగా వేసినా తెగులు సోకింది..



పొలం నాటును ఆలస్యంగా వేసిన వాటికి మెడ విరుపు, ఊసతిరుగుడు తెగులు వచ్చింది. రెండు సార్లు పురుగుల మందు పిచికారీ చేసినా.. పొలంలో చాలా వరకు తాలు కనబడుతోంది. ఈ తెగులుతో పంటకు భారీగా నష్టం జరుగుతుందని ఆందోళనగా ఉంది.

– మల్లెత్తుల మల్లేశం రైతు, జూలపల్లి

ముందు జాగ్రత్తలు తీసుకోవాలి



వరి పొలం గొలుసు బయటకు రాకముందే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. యూరియా వాడకం తగ్గించాలని ప్రతి సమావేశంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధి తీవ్రతను బట్టి ట్రైసైక్లోజోల్,ఫ్లస్ కానుగా మైసిన్ లేదా ట్రెబుక్సోఫినజోల్ మందును పిచికారీ చేయాలి. – ప్రత్యూష, మండల వ్యవసాధికారి

క్రీడలతో మానసిక ఉల్లాసం

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్



క్రికెట్ ఆడుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్

యైటింక్లయిన్‌కాలనీ: క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం ఆర్జీ-2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ అబ్దుల్ కలాం స్టేడియంలో నిర్వహించిన చందుపట్ల నారాయణ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులు అందజేసి మాట్లాడారు. యువత అన్ని రంగాల్లో ముందుకు సాగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. యువత భవిష్యత్తు బంగారు మయం చేయడం కోసం తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చాటితే సమాజంలో మంచి గుర్తింపుతో పాటు ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని, యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలపై ఆసక్తి చూపాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సాగంటి శంకర్, శంకర్ నాయక్, గోదావరిఖని టూటౌన్ రెండో సీఐ అఫ్జలోద్దీన్, ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర, టీబీజీకేఎస్ ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్, బీఆర్ఎస్ కాలనీ అధ్యక్షుడు మేడి సదయ్య, నాయకులు రాకేశ్, రాంచందర్, టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

గోదావరిఖని: విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శుక్రవారం ప్రారంభించారు. చలివేంద్రాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ గిరిప్రసాద్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

'భట్టి' పాదయాత్రపై కాంగ్రెస్ శ్రేణుల సమావేశం



గోలివాడలో సమావేశమైన కాంగ్రెస్ నాయకులు

రామగుండం: ఈనెల 16వ తేదీన అంతర్గాం మండల పరిధిలోని ఎల్లంపల్లి, ముర్మూర్, బ్రాహ్మణపల్లి, ఆకెనపల్లి గ్రామాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టనున్న పాదయాత్రపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోలివాడలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెంద్రు హన్మాన్‌రెడ్డి గృహంలో సమావేశమయ్యారు. భట్టి పాదయాత్రను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, రాత్రి బసలో ఏర్పాట్లు, కార్యకర్తల సమీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, అధికార ప్రతినిధి గాదె సుధాకర్, మడ్డి తిరుపతిగౌడ్, గుంట బాపు, శేఖర్ తదితరులున్నారు.

శిథిలావస్థలో గ్రామపంచాయతీ భవనం



గోపరపల్లె గ్రామపంచాయతీ

ఓదెల: మండలంలోని గోపరపల్లె గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరింది. గతంలో పాఠశాల కొనసాగిన గదిలోనే ప్రస్తుతం గ్రామపంచాయతీ కొనసాగుతోంది. గది పైకప్పు శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉండటంతో గ్రామస్తులు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, గ్రామసభ నిర్వహించాలంటే పంచాయతీ గది సరిపోక గ్రామస్తులు హాజరు కావడంలేదు. వెంటనే గ్రామపంచాయతీకి పక్కాభవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.